84.pdf | **Giri Shatakam** | **Telugu Scr**



This colophon contains title as, **Giri Shatakam** written in Telugu script. Has damaged folios.

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

శ్రీ నాథ విజయ సత్రపవత్మ పూజితః | ష్టాసుర నసుర నముని త్రువర విసంత క్షైవల్లపదత్తైన క్షై హానసిరి వాస | ప్రవఘ నితాం యాశ్ర హావ నాశ | ఘనతరంగం చైనగంగా నక్షితి [illegible]
దాస్య ముగు సంక్షాంకరత్రిశిఖ | శ్లోకేంత్రుకె యూర భూధరసం చాప్రరని శిలహాత్తాం భారని క్షిప్తార | దవశవం సాం కంగ తింవహ్నా త్ర దల చితిహాంకు | స్రీ సశతకం బుప్తచె ప్రదచి త్రగిం [illegible] కం భూంస
కకెక అగ వేంత్రజాసతశ | జీదప్రర ... త్రుయగుదసుక్షైర త్రిశిశి గాయిగాయి శిశివరు. దైవ త్రిపాంద పద్మముల పరిశిం క్షీరానకత్రుస్తతిం చై | అరశిం క్షసంక్షపుం క్రాంపావక్తదపు త్రిపా
దవద్మముల్ నెలగితేయుత్తు | యెల్లవె ... దంబుబుయెదెవువదము బుత్ర్యుక్తులక్తరవోకేమని త్రుక్తినవుడూ | గజదై తప్పిదెవు ఘనదిప్పవదముల పాంయుక్తవు ... ప్రస్తుతించై | వారి
సంయనకకం జ్ఞయెదె కృనంక్షుని దెను | అఘుగవదివ్యతదముదెనాత్తి దులతు | శంఘనకదెశ | బుచం క్షనత ప్తూకరసంస్కారగా త్రిబుకస్తూరి హావనకంధరం బు | ముగాయుఘావిం క్షైనములుకల సాంమ్మ
బుత్రావముచ్ఛశికం బుత్రతిలకం బుప్తెనెుసలు | శ్లోరవిశా వతలప్తరులనురప్రయువెదలకేం జ్ఞదలప్రైదెబ్బెటరు | పాదపద్మముయిూవిశుద్ధనాంచునికం స్నాశిశిలొనకుసుమం బుప్తిశితకహం

శ్రీకృష్ణ అనిరుద్ధ ౧
వుస్తూ త్రిశార
[illegible]
౫

ఢ్యాని పంచమున నేత్రవము లన్నియు నేరుసాయి రోజుబ్బులుం గ్నార సాంయు యాస్సైడెబ్బు వీవ శంభునకు తెకయు యనుకత్రై తప్పులు ద్రుంప వత్రుం బ్బు దాంగాంశి నిసుగంప్పు నచ్చిరంచ్చే దసు జన్నైరి। తద్ర జాగుళ్ళి నేత్రి దాగంశి
శిరాక్షనసు। బ్రాగ్ని వృప్తుం బ్బ్రిరాడె తాయు జాంజ్ఞు। ప్రక పనుర్రాభిశ పష్టం బ్బుక్కై నింస్య వాంవుం తన్నులనుబాంస్సైన నశి విభూద్దు। అక్షర వదం బ్బుక్కై అక్షర వృప్తవు శిడి కరవు ధిత్తాన కుర వులసంబు దు। వాంకు వశ
దిక్ష్యువ దక్షిత్రై నెరుకాశకు నసువచన వృ ప్పుం బ్బునిం స్సు బాంస్తు। శంభునకు తెకయు యకశంభు భక్తుం ద్ర పజన్మం జంస్సుం బ్బు ధరియుం చ్చు ఉద్రాక్షు తను వృత నుపు। శివపదాంశకు నెరియు బాంవు యు బా
వ యు ఓం కంకృ సుతి నెంయు జింవ్వా జింవ్వా నైశి ఓం బ్బు ధరియుం చ్చు పాంలం బ్బు బాలం బ్బు వన్ధం ప్రగాంగుబం ధిత్ర తమున్న తవు। యుం జపె నెబరునుం చ్చు వేస్తె పృక్ష షద్మబ్బు భూం పె శల దంగ
పాంయు బుద్ధి బుద్ధిక్రాపె లసి శి వకధుయు విను యాయు నెకు ఉ నెకుయు। అనుసు నిశితి బయుకును నాగవువయు యు। శంభునకు తె అనవే ఉద్రు జాన తీశ। జితవృరత్రుయు దను జై శక్తి శిక్రాయుగ్గయరతి కుదన రవ్యవరబ్రం
వ్న మునినదానెరయు రుస్త్రైదం బ్బు నింస్య బాంగదా। బ్రుంవ్నా దిపతియుం చ్చు బ్రాం వ్యక్షాధి వతం చ్చు। భూమి నె జా వెదం బ్బు నింస్య బాంగదా। పనుగాంన పవ్యరబ్రాంన్నె తిం యుం చ్చు ను శివు తిం చ్చు క్షేత్రానె దేవు

ప్రుడు। క్షత్రియ వంశమున జన్మించెను। యశస్వి యగు ధృవకీర్తియను రాజు। ప్రజలను మనుజులను పరిపాలించుచు పతివ్రతయగు సతితో సుఖముగ నుండెను। శంకరుని సేవించుచు యాత్రలు

బ్బాలెయుడనిపించు ప్రసిద్ధిం జెంది వీర క్షత్రియ సముదాయము। ప్రసిద్ధిం జెంది తపస్సున నేత్రముల నుండి అంతంబు వర్ణించి వృత్తాంతము। అంతఃపుర తపస్సు వర్తమానము నెరిగి ఎన్నో పారు గురుని యోగమును

౧ ను సత్పురుషులు పూజింపు సత్కారంబు యొనరించి పూనిపెల్లం బ్బుగా ( ) నక్షత్రములు దక్షిణ నంద్య లేకుండ్రాం ద్రావిడ నివేదనాక వెండి పలపంక్తి మహి రెయుక్రైవిభ్వా శంఖుసకవెగ॥ బ్బుస శైలుండక రాజ జనక భూపతి యానుడ

విధంబ్బు నగర యాశ్రగు విల్లు। కుటుంబముల గాంక్ష తం వృక్షముల తని ల్లు వెండ్రి వారు విల్లు యొక్క నుండ్రె। పుండ్రె వారి హాత్రి పుష్కర ప్రకారముల జల జలం బుని విల్లు। బ్రాహ్మణ్యంక మది దక్షిణాన

సేవాశ్రీ మహాగ్రాం తన్ను పద్మావతాం దక్షిణ వెంక ప్పదార కల్యాణ వాడు దారాధన మండపంబై నందిని వాని కవలి దెవి వెంక విం తర। శంఖుసకతె సకు గ॥ హరి పూజ నా విం శ్రీ వారు వేదు మానుక బ్రహ్మ కెదు దికాల ధర్మ నికే వ్యంగ।

విస్తృక స్తునం వాడు విల్లు యొక్కడై తోలి వాక్తివాకి కి నిప్పువరుస నాధ। అవరోహణా వం బ్బు అదికాపతి విల్లు వేగ్గాల జనక సంవత్సర కదియు। వీరుడై అదిల్లు విరి విశిరాముడు శ్రీ తనై వాదం హావడె సువేసుధ రెయ్యి

౭౹ ఆవారాణశ్రీని పాపంబున్న వారుని దనుజుఁ౹ పయి తుపూరి వెంరుగంగన్న పాపకు తుయు౹ శ్రీం ఘుసకవెశయు౹౹ యు వాసుదెవునిపెరఖాశి ల్లుప్తిం ఉకునల జకాసంష్టుంద్య ఆజిలోన౹ పడిగన్నంగముచేశ
వడిబత్తుపనిగోని౹ వినందానిఅవకొత్రిక్ విష్ణుదగునె౹ వాండు ప్రాంత్రా వుఁనకు వాసుదెవుడెకాకపద్మాత్ముదని వానిపయికదగునె౹ అవాంతా ఘున్నని విల్లువారుని ఖాపంబగునెపెరాకపై అయుంన్న కారగవునన౹
రాజకెబరువిన్లె దరావుడ్ డ౹తెలిదిబాల నివారిత్రిదె యుపరాడు౹ శం ఘుసకవెశ౹ గంయు ప్రుంవ్య దిపతిపర బ్రుంన్యం బున్న శివుడని నవపాదక్షత్రత బి యుంన్నాలిగును౹ పశుపాశపతిం యుంస్న పొంర్వతినా
ఘుంద్య౹ బ్రుంవ్యా దిసురులెల్లపశువులనుభు౹ ౩ పరవుస్పతంవ్యుంద్య పరవూత్మ డీశుంద్య౹ అంన్యా దెవతు యుక్తైవాత్మలనుభు౹ అఖిల జంగంస్నాఘుతంబాచ్చ ధర్మదెవయుంద్యశ్రేంబ్రా రకావశిభ్యతున్నెల
నుభు౹ వారపరాప్పునపరవెంక యును ను౹ శ్రుతు యువుదవుతొ డుతసతథంబున్న త్రిశుకిసెతు౹ శం ఘుసకవెశయుగగయు కవులఅ డుత్పత్తికత్తృదానగునేని పుట్టుంచున్న కానడెలపానగకరము౹ స్త్రిమితిక తన్ద యుగుం
ష్నంగ త్రొందు తగునేని బ్రతికింపున్న కానడెలపకగసుతుని౹ ఖావింప్పవెదంబున్న దైవంబున్న యోగునేని౹ వె ఢుగుస్రావు బుభాంతు విక్సు బదునె౹ తలపోయునుకక్షుంబున్న దైవంబున్నయుగునెని వెపట్టు దన్నైజరత్రుంప్పవలదె౹
జగవుణాయునునుగావనునవుయుకత్తగిశివయుంచన్నను కాంత్రాం ష్ట నత్తగలడైకంశాసకవెశయు౹౹ యుఅవిష్ణవింప్పను అవ్నవునిచేనంన్నదెవకిపుత్రాదిదివిజులని యుం౹ పలయుంబున్న చొంద్లిం ష్న౹ విలయా

ష్టి కిలికి పి బలరాం బ్బు విపం బ్రీం ప్పువె ల్పుతనదెమె। వి శ్రు న్నాంక్రశ్రై నవిషపం ష్ట్రెనై శికి విషవులు ష్టే చెడి పాలుడి భు దుతెనదెమె। పా శివి తం స్త్రీక పొవాన్నే ధరుడక్కసు। పాశియు జూలుయుం బ్ర దిసు శబునకియ। పు...
లునుష్యేమెల్లబలు కునిం న్నా। ఖేకని పాడుం రాం సురవ కసు వృతెనదెమె। శం ఘునకవెశయునకి వుం ధం గన్నైషు సం భూంత యుం చప్పు సుపరమెనని పాడుపయుకుపెకిని। సక్రుడ పుణని పెతశం భు శాం న వవియునా। బ్రంహ్మ ధులత్తేం
3 ష్రిగుర్ దనగ। పాంకియు జూలిశు వృ శుల అరశి కాంనదణం గ్ర ఉని కి సాం దికి సాం దివనగ। బ్రంహ్మకిరో క్షాంగ బ్రంహ్మకకోయుని బ్రంహ్మదిపతిపర బ్రంహ్మనిం స్నా। విధి నిఫలతటవుననసం చ్చవిం చైనను భు। బలుకును సాం డనెు
కృుక్ శ్రపాంకశసుం ద్మ్యు। శం ఘునకవెశయుగశయుక త్తత్రెపెడిలకత్త్ తత్తదానని బ్రంహ్మ గక్రిం న్నైను భృత్రికత్త్రనను ఘ। త్తత్ర లకత్త్రనమ త తదశంకరనిపు। విధిరజాంగుడాశె త్తి విమ బుజ్రీ తద్రి శాంగు గాశె త్తి దకలృ వైనసు బ్రుం
వ్మాధ్ర వశ్తాం గ్గ శింపుగాశి తపవు జైనె। అప్పుడాతపవునకంగ్గ జాంత్ర కనిపు జలజ జూనెనల బ్రనంన్నైన। పురవారుడు బ్రంహ్మనెనలను బుప్పైననుచు। వలుకునా డాడనె క్రేకపొతకసుం ద్మ్య। శం ఘునకవెశయుగశ్యుల జునిసు
డం బ్బునవాకినతోషవిం చినన। అతని యు ధాంత్ర జూడంన్న యుల్లు। నవిన లోంవసు సాంఖినబువ జన్మిం చినన। నవినగర్భ జూడని పవితనల్లు। పురువాయ తుతల్లికి ప్రుష్టున విష్ణని యుం ద్రి వరజుం ధ్మని యెంత్రినల్లు। తెరగా ప్పనవురులు
డివిజూలుయుం న్న ప్లు కుం భేజూధం న్న ప్లు కుం భేభవుని। అమురశిం వ్వె పొంచాంయుధ అలుని ఘుం ప్ల। బ్రంహ్మనిఫల జూడనినిం న్నపలుకదగునై॥ శం ఘునకవెశయుగ యుయుదువం శము న బూనివృదయుం చప్పు గాపాంయుల

శ్రీమతె
వినకరకట

దేవకీ ప్రవృద్ధమన్నయసుష్టు। అనసూయాయు కత్రికి వాకి సంభవించి శ్రీన। అలరుదత్తాత్రేయుడు ఘనుండన్నయసుష్టు। తెలియ దక్షుని పుత్రిక అదితికి బుట్టిన అసులక్కై వేయుతమ్మన్నయసుష్టు। వేదశాస్త్రజ్ఞులు విమలశాస్త్రకులు
మినింన్నె కర్తిస్వంత్రతనె। అఖిలఅప్రమేయబ్రహ్మాండ। అప్పుడయుండ త్రిపురహారుడని ప్రస్తుతించెయుపదెనె। శంభుసకతెశయు శ్రీమకాం బ్రహ్మాయుం బ్రహ్మత్రిగాని సుగాత్రిసర్వసుమంగళ జనెనెంత్రాకె। అనంత జని
వాంఛితానం బ్రకతమునని ంన్నశివుం ధ్రనియెంన్న బడెనె। మాయుం బ్రపార్వతి మంగళసూత్రముపలనశాస్త్రీయుడం చ్చునుచబుకబడెనె। అవినాశనుండై అం బ్రికనిసుసం త్మవలచినగనుమెనుమత
ముగతనెనె। నీకెతం బ్రసహాయుం బ్రనిమ్నాంతో త్రిపురహారుడయాత్రముమెల్ల తెలుపవలెన్నా। శంభుసకతెశయుకాంతాన్నత్ర ప్రభలీగడచినవిష్ణువంత్రాగళములనిపినకతృణవనియు। విష్ణుని భారతివి
భుగాడు మరచిన। తెలుసుదితెన్నాళు వింగ్గమునియు। కాముకై దక్షుని గాడినవెచ్చుల భంగ్గపరచిన వీరభద్రుడనియు। అంబికని సువరం బ్రడిగిన యుదపకతసువర్గములిచ్చిన దాంతకనియు। శ్రీనయ
నం బ్రలుగలమహాదేవుడనియు। ఆయన్నిచరగాత్రంబు ఆత్మదలము। శంభుసకతెశ।। గాయు అఖిలంబు మువ్వడి యారుతత్త్వంబబులు। శివైనాడెక్కొన్నకివుడవనియు। అంబికాకం బ్రలకవయుక్తాపాసకికి
నివాసుడమైనకారుడవనియు। శ్రీసకరశవకాంతె జంబ్రగడచిన। అవితతె జోమూర్తివగుదువనియు। ఐసవంన్నమెలదయుగా భక్తదాసానాం బ్రా। గౌరీచాం క్షితనై ప్రబుద్ధంన్నవనియు

తాం శతాం ధ్వనిస్ సప్రవేశ తూ డవని యః । మ దిని తాం రు డం చ్చ నిం న్య నె మ వి ద లం త్ర్య । శం భు సక వె శ ల్యు య వాం శ్రో సు రాం వ ను క్రం పిం చ్ఛి శ్రో ఖం అ వ తి ల వ ది మి న తి య త్ర వ ని యు । క మ ల వ్ నా
మ వ్ గాం న త్రి వ్ర శ యా ల్మీ క సు క్రం తి శి దా స్త్రి న ఘ సు డ వ ని యు । తె ప సాం ది త్రి వాం చెం త్రి తా శ క్షం బ్బు ల మ ర్త్స్ । తే జ స్యై వె ల ని డ దె వ్ర డ ని యు । జ ల కుం భ మ ల వా న చెం స్వ దం క్షి న ఖం గ్ని సా
త్రిమం త్ర ద్దు స్టా గా వ ని యు । సం త్రి శ త క్రం యి మ న్స ధ రా వ్ర డ ని యు । వాం మ డె వ్ర డ వ ని నే కు వ ల షి సాం ద క్రం శం భు స క వె శ ల్యు పా స కం గ్ర వె ద క్షి వ శి త రు త్రి త్ర ము లే । అ ని శం బ్బు దా బ్బు భా గ్యం బ్బు
న ల్యు । శి వ శి వ శం క ర త్రి కం త్ర యు న సు న సు త వ్వు తె వ్రు ద బా శ్రీ నిం న్య ద ల మ బు ద్ధి । మం త్రిం బ్బు ల కు రాం జ మం త్రి స్మై శ్రీ జి ల్లు । మ వి ప ష ద చ్చ్య రి మ ది నె క్రి । ది శా వ్ ధి క స ద వ ని వి త్రిం స్త్రి భాం వం బ్బు రి త్రం
బ్బు నె వాం ద జె కు న ర సి । ద వ న వ్ర సా ధా వ్ర త్ర శె వ జెం ది । శి వ క్ష వం బ్బు ల సాం కు నె క్ష త్రి యెు న గు । శం భు స క వె శ ల్యు య యు చ న స క్ష్మ క్తం ద్మ గా ల బి తా డు త సుం ద్మ । అ ని శ మ చ్చ సుం ద్మ మ ధ
వ ని వ్రు । నె ల కం క్షి వ రు త్రి నె వ్రం న్స యు బ్బు ఫ గం గ్రా ది న ధు వె ల్లు గ ద ల కు సుం ద్మ । గం గ్రా ది న ధు తె ల్ల క మ ని యా స్ప మ గ సుం ద్మ । వ ర గ స న్స సు వె ల్ల వాం యు కుం ద్మ । ఖ వ ది యు స్ప త స్త్రీ బ్బు త్రి వ్యాం బ్బు గా వ్ర న । అ శ్లే ల తి
ధ క్రం బ్బు బు నె న సు సుం ద్మ । తి ర్థ మ ల పా వ ల ది వ్ర తి ధ క్షె స్న । ధ వ శ వ సా గ్ని స్కం నె క్ష త్ర ద శ క నం బ్బు । శం భు స క వె శ ల్యు శి యు వాం రి విం శ్రీ ల కాం ది స త్రం బ్బు గ న న ని । క్షె క్షి త ది వ్రా సు వి ం క్ష మం ద్మ । స క్ష్యం బ్బు

నకు న్వేదుల స్వామినిక్రాంతకు । దివ్యనామములుమహాదేవు దంతర్యా । క్షేత్రలక్షేత్ర వృత్తాంతమూకినీ పరమేశ్వరుం కృనిద్రుబలిపం జప్పు । పుష్పం పురతులుం ప్రసాదవ శింగ్నిం ప్రభవత్స్వభావంరు దనిద్రప్రతింజప్పు । పశుపతిమ
హేంకవరశక్తాత్త్వవరమ వరుడ । రెండు కినిసాం బుధులు న్నగవెబ్బులం ద్వ । శంభు నకలవేశుడు వారికి నీపుతాం ద్రవం చెప్ప దగనికిన జైశివనిదునై ... శిలచాంత । ఆసుధాశరనమె ల్లవాస్త్రిమూలికి నింద్యు అలరసం
జ్ఞైవైఆస్త్రాణకిని । వస్త్రి పాడు తనమెూభగవతిరు ... రుదొనిస్త్రము డురు భవభక్తం పృథులకుసు । నిపుణలంన్న మునాముని రే జభవుద పువెలయునెంన్న మునాముని వెష్టు కివ్వ । అనుచుభాషింప్పు ప్రణవ జ్ఞప్తాత్తిత తు
బు । యూకనిసాం ముదెబ్బు బుదులంన్నగలదె । శంభు నక ... వెశబ్బు న్యుశివవిష్ణు వాకుడనిచెప్పుడు । కికృతుల దెప్పినవమాక గాబ్బుదప్పుదను బు । పముకును వెదము ల ద్రుతిమ దిగా కయుసగలగ ... ఉల్లయూలప
బుకు । పావంనం బ్బు బుడెవాపనగ బ్బులు నైరు । రెండు క ... సైయురువురు రేకమెని । తరవాతు బునునాయుధము బెపెశ్ల రెన్ని వుక్రం ష్టం యుకం ష్టుహార్క దగునె । తామె తమ ... ధము లదెనర జాప । రెండున
రశివవిష్ణువాకు డనను చి తముగునె । శ్రంభు నకలెశబ్బు ... అడుగడుగు నని సన్నాత్మ పాదల చినవారికి కెవడు వృబువలదు చదువ । పరకాంత్రకై ధృష్ణు పరవకవత్తి గా చెప్పు । వారి కెక్కువదు వృబువలదు చదువ । వలమెప్పన
త్వం బ్బువ ద లక్ష చె రి యుం చెప్పు । వారికె చదు వృబువలదు చదువ । ఆశింప్రి పరత్రి స్వాదు పవారికింప్పుడి రెష్టు । వారికి కెచదు వృబువలదు చదువ । వారు సకలదెద ... కలగ్ర రా ...

రాం|శం ఖునకతెశయు ... బ్బువల పాం తశాశ్రీమ్మ నికుసు అం ద్మరూపవుస బుం బ్ర్హణికు|కెం జ్ఞదవు డినలరం జ్జి తకం ర్థంబ్బు అనలంబ్బు ఘాలమం జ్ఞవుకి నకు|ప్రమరాం బ్రసూంయం బ్బు శార్యురత్నము నకాల

సంగ్రహం కినె త్రిపురాం జనికు|దికృపు బ్బిత్వ స్వార ది వాస్మి బ్బిరము. నిక్తు|కాం క్షాదశశు కంకె గాము నికు|సకలపాకెశనికంన్న సాయుగలాం|భగన్నిను గాబ్బు పరదైవభజనమెల్ల|శం ఖునకతెశయు కయు చూతె శమువు తాల్లి త్రిరాజనెకి గో:స

నవాడు|జనని గర్భము నికు జనకరయుం ద్మ|నగజైష్ణకి ప్రస్తావుం బ్బు భక్తి తగాతలసుపాం డిలదెవా ఘాశిగాడు|ధూర్జటిని భక్తి పాలిమెనదారికిన|ఘునమెూవా తమవుమెకాడువదడు|ఘూ కరా(తా)డుము

లక్షారంక్షం బ్బు వాబ్బిన|తత్త్వసంసార సంగ్రహము డుగాండు|కు (క) కులజీవ్రదు కింన్నమును గాబ్బులెక|కచకపావచ్చై లు ప్పై యుకాం అనుమెంత్తి|శం ఖునకతెశయు ... నలువజన్నింప్రిన సాటసుం జ్జీ అనుమెనసు|రామన్న్ంన్ని జన్నంబ్బు వెలమెడతెగకెం

త్రినాకాం|సారకజంత్మవులుల సం బ్రకుగదచెనతల్లులవను (శ్రీ)యు(రా) వినానెూ|మాంయుం ప్రుసంసార|మగువల తాయాంది పాంపముపెలన్నింన్ని బాండి నానాం|పికిని కాంయు లాసూవి పరికికక్షంబ్బు యుమెడ తెగకెం

స్నాన్లో రామెం.న్నిత విని|డియ తినిగుకు వింగ్గ జంగ్గమునె వేగంప్లు|అఖవనిసుగం ప్లుకర్త్రంబ్బుల శూపగంట్లు|శం ఖునకతెశయుకంయు తగువావుఘాగం బ్బుతావుకసాచ్చుంధ్మ దత్తగాం బ్బున కోథి తదనరబుప్తెకంన్నుల రవిబుప్తె గరిమన

న్నూసన జైశి(బ్రా)ం వక్షె రాం బ్బునెం ద్మ పాంగాలి బు ప్పై|జలవులులూరె షం బ్బువలక్షను జ్ఞవపు రమ్మెూ అత్తుదా భవదా త్తింగుం ద్మ బు ట్టై|అనలంబ్బు నభమునుఅది తాత త్త్రివయులే|నక్షంబ్బు నిరయుం ద్మనం భవింపై|నదు

శివలింగము ఙ్న జగత్ప్రసిద్ధమున నగ । ఆంధ్ర రాజ్యాంతర్లింగం బ్బువ ర్గ్వాస్వసత్వ । శంభుసకతె వెళయుఁగ గ్ఘు పొలభ్రాగం బ్బున పరమపావనమైన ఘాతి త్రిపురం ద్రి బ్బు మూర్త్యెడ నాశనె త్రికారకాన్నైన శాభిల్లు చుంన్న ఘటి
జదనేర త్తేషుడాల్పడెని । ఆది మహాదెవళ భవనదానిం స్న చే తు వారష్టూ జకాంయాడెని । త్రుష్ణా తప దాప్పరి మంత్రం బ్బు పశు వక యొలమి తాడంత జై పి యుం ప్పె డెని । మలవిదూంగుని భక్తుని దలవడెని ।
న యునగనే ఋతి యాతల్లి తడు ప్రచే టు । శంభునేకతె శయి వెయు వత్సం. బ్బు లవిడ వతవిదయు గాయ్యు । దాన్నైాదరుం డ్యదాన్నసరసునె । భక్తితరం త్రిత్రు యుభక్తి తాడాన్విన । ధరనాదిరాడుం ద్దే దానరసనె । వింన్ను త్రితిష్ఠని
ని జ భక్తి జైకిన । దశరధరామునుం డ్యదానరసనె । నా [illegible] యాయుకుం డ్యసునరుడు షా భక్తి యువారి దానరులనవచ్చునె ఘ్లు । మహమిప్రదూరావూను జపరులుగాక । తలపనే భక్తుడు వారి యుదానర
గునె । శంభుసకతె వెళయు సొబ్బునే భక్తుడై రాత్వాత్ర తుం [illegible] నైనపరగవెరుత్తున పంక్త పంక్తినఘ్లు । శంస్వర భక్తుడై సాత్వికుండైన తంప్మదనములన బుష్టుకనక పల్లి । లింగాత్మ్సకులత్రాన్నా లింగోపహార్నా నే । జా
మలనేశు ప్రసాదమ ల్లు । సేలవంతె డుపరట్ర్వ శజీ తుం డైన । దీపంబ్బు వుశిలోనదివికినఘ్లు । తనరనేశ తినడకలు దప్పినఘ్లు । వాండునే త్తప గలవాండు వామదేవ । శంభుసకతె శయుగ రయుకేమురాడ్లు
దెయాసక్త త్తరణి వె [illegible] దక్షుని మును ఋషుల చదియునేల । వారి దైవముని ప్రానికర మెత్తి వాన్ను డు । రాము పత్నము ధంగ్న పడియునేల । అనవూన బలగావి వారియుంన్న దనునెనిభోగి జరా

సంక్షానికాడనేబు। శ్రీశైలవా... ద్వైతసుఖుదేని। తనకుతపత్రి మూర్తిధారమెఱ్ఱవి ఫలులదర్శనినివాసులవిశ్వమెఱింగి। శ్రీగతినిశివదూషకులకైలశిగమె బాలశంభులు భక్తి రోగమతోడ పాటుంపు రోగంబు
పాలనకనసశైవమూయమెదు। వనరశివస్మృతికేనక్షగమో త్రేంబు రయిలగారుతర్కామవెంన్నవైరు। మద్దూ కొనిబోలయసంద్వినసదితెదు అరయుత్రిగికి బోలనికియమెదు। మహాతపస్కాత్రిశివమంత్రంబులకెన
౬ తెదు। శ్రీశితంబుత్తసాంఖుపలకవెఱ్ఱుశాంత్రముసబాలుగు ... గావులుగురనాబాలు। మహానిశివతూడుతుయోగనమునబాలమతమతెదు। శంభులుఅఖిలదేవనాత్రిరాయుషంబునితతినతింపునుభక్తి
ధారగాంబు। తానరేలుతానిరుద్రాక్షశియనగసు। ధ ... సుగోడిక వాత్రధారగాంబు। రతియం వాభిమకరిన యూనిశృతి ప్రాణంగు తత్వంబు ర్ధి వింగ్ల ధారగాంబు। భునభక్తికేవాత్తుకారసహా
నగమ। కరకంశి నిత్రక్తి కారగాంబు। శ్రీత్రివంతానాశమగు నిదుభక్తిశ్రీవమపవగ గొంతువసపృనిదియు। శంభులుశబులు అర్చనపైరి ష్లంద్ర మారుడపూపారమయు నిరతంబుదశశతనొరజమలుత్రా
జింపుపూజింపుపుం ష్కరకంచశికము। తనక్షూపృసంపూరుదత్తువైన। దృఢభక్తినిష్ఠివెధిరుదై తరలత। భక్తిమంత్రండ్యగానభక్తియుక్తి। జలజాపత్రంబున వత్తునినిమబూప్ప కేప్పని భక్తనుడు బ్రసంన్న మపునుత్రై
మునేత్రంబుకనవాత్రసామమెునగి। శ్రీనిలవని బొత్వములల బానకిప్పతయా। శంభులు బానరంగ్గ ... భవదివ్యపుస్నై షముసబ్రంప్మకేవికివెంషమ్మనితాయామగునేం। శివశివయనసంబుద్ధిసదిసర్వం

క్ష్మయు। జెదిరియుం బ్రి పంగుడనను జత్తురనగ। అజునకు విష్ణునకు తరతర అను సాంధృష్టిత్తం బచ్చు। విరహాంతం చై యొప్పృతన్న నెప్పవనగ। అక్షిక్త్రి యొప్పృత ప్రినగ అత్రు మెయుం బచ్చనగ। నేశ్రం బచ్చు నిఠి పెన స్వాశ్రు యుగునగ। దేవహిం
—॥ ఘుతావు శ్రుతు యునడిరియు వనగ। యీశేషా సౌఘు దెవం బచ్చు యుంన్నగలార। శ్రం భునకు వెశయుక్కై యునిలక్షం త్రరశి వని దైనభుజ శైక్ష్మి। తాదం త్రహ్మం పశిదిక్తాంక్ష యుగు సు। నిదైవ ఘుగులనిగ ఘు తూ యుఘు
సంభ్రమములు లక్షుఘూవయుగు గాయు త్రి ఘుం త్రిఘెరుగు। కతినం పుం బ్రం వత్మ త్ర్యగడపిక విహా శెవ। ఠి కుధా కిపృ దైన రాఘు చెరుగు। పు త్రి క్షిక్త్సై వింవత్తు పుా జింపృచ్చ ల మెల్లు। గి తి ధరుండై నట్టు
త్రి శ్తూదెరుగు దైబ్బిన శర గూయు సౌరూక్ష్మ ని శ్నుల గుప। ముని వృక్షం ద్ద సు ఘుంద్ద సు ఘు నిరెరుంగు। శం భు సక వెశయు కంయు వాశిఘు। స్నురలక్కు త్రిలశాక్షప దవుయు। యు బచ్చ క త్రక్తు బైత్ర
మెత్తి నం క్రి పదియు గం బచ్చుల ఫాలశా క్షిథ్రా ర ని ర్ద్యేక్షె సఖుమైన నిదు పా త్రి। అం సృత వృరు సేక్తు అంక్షెశి చాఘం గ్గ బిద్రుం. బచ్చు చక్రం గ్గ శె ఫ్ఫి గలర। నిషిలశాకఘులు లకు నిలయుం బచ్చు ఘుగు నిర ఘు
కూన్సి రెం త్రి వృత్తు ఘు నని ంక్షగల దు। బ్రం వత్మ ది వృష్ణిగ క్షుబ బచ్చు పాప ష్టా యు। తలచి రెంలు పుపపయు దిఘు వాత్సం బచ్చు గాక। శం భు సకవెశయు పరగ ఫాలం బచ్చిన పరఘు పావన మైన ఘూ

శ్రీశ్రీ పుం త్రిమువెనిభూనసురసత్వు। గళమునశురువృక్షనకలుష్ణభికళమైన। రం ప్రాత్రేదాల్పనిచ్చు త్రిమతిరి। మం త్రరాజంబ్బుంబుస్నిమహిత వెలూప్రుమలిచ్చు। పం దాత్రోరము వెనిపాలసునము।

ము క్రంష్టిపదళత్రి పోక్షత్రారకార్లైనళత్రి దూరగులకుపారులకును। దానవిలంయ్స్నీంగ్ర హనదంయ్స్నదాహవెరిగి। విరుపదవిష్ణుపదళత్రి విమలుఖ్యలగుటు। శంభు యుత్రయుపుష్టికనభిలంబ్బుపుష్టిం

త్రావెనగంగ్ర। అంబ్రికాదిత్యవాదశుగుచు। శ్రు। ముక్తుచుదంయతోడ బ్రతికింత్తవఖిలంబ్బు హారివిరింపాద్దులకభంయువించ్ని। హారముగా అఖిలంబ్బు హారియుం ప్రుచుంద్రుపు। జేపు

లయుడదయాభ్రాణిశేయునను। అంత్నియుపోగని యాభిశేపమూత్తిన్నై। రామేశాత్రైనిల్తువింద్రోమోలి। తాలకాలుండ్రపాదా యుత్రాలగలుడ। త్రత్తలకులనెల్లనివారికత్త్రవయస్స।

శం భుటు। అలభాగవతముననారిదైవమున పూనిపలికినవాస్సుసుంద్యభంగ్గపడదె। హారియోగప్రాజాహూలఁంద్దని పూజచేశినపాంక్షపువేదమువుప్పదపలివినరె। హారిసఖ్యసాచితానశేసం

దీనిశ్రీకేఖప్పంత్రీయునిబంధికంప్టవినరె। అంబ్బుజాత్రస్సదునిత్యుధనినారలు। హారివారుజు శంకరుంద్దనుపలివినరె। తనకహజ్జులుడె వింయుదుదవశివసన్నిధి భక్తులకు అంన్నదైహాని పదవులెం

త్ర। శంఖలసకలశేళయరళయి పంక్తంబ్బులోపల పత్మంబ్బుగ పంక్తంగ్ని। వృదయంనబ్బికెలివాడ ననుంన్నయుట్టు। ప్రురవములోధులన డబిపాంపుముపాపుచు।

పరగ శంభ్రరి యగుచు నప్పు బలుకును నష్టం । వరాంద రచం న్న ంతప్పరుల మామాదనై కనాదు । అంబ్రుత కళ ఫును నలుల నష్టం వెళ । పాస గంగ్గ నిను దలప పాత్రుత గూచప్పుంట్టి । అరసించ్చిన వాం దుల్ర ధి
డ । త్రాన శివ దివ్యపదభక్తి గలుగున తద్భక్తుల జూడని సంమ్మి తొలు పును గురుని బాంత్రి । శం భుల సల్ల యూశ్వరుం డంచ్చను పవె శ్వరుం డంచ్చను । పరమాత్మ యగు నిపర బ్రంహ్మమని యు
పరమ స్వరూపం త్వం డ్డని పరమేశ్వరుం డ్డని సర్వేశ సర్వజ్ఞ శక్తుడని యు । మహాత్మ మహాస్త్ర త్ర సూ త్రం త్రములనింన్నా । జ ప్రసువాకికి జెల్లవనుచు । శ్రుతాతె శనిం న్నం చ్చు । శ్రూ కి తెన్నాము
ము లేవారలుకు నేవి యగున యోగ్యము నుట । అరయగ ముం జై తిపొంమ్ము నకే ద్దమెంల । అవురశిం వ్వెడి గాం నిఘంప్టవ నిసాక్షి । శంభుల రలల ఆనంద్దము ఫ్రియము మావిత మోక్ష వెంబ్బ
నన బడు శివ తత్వ మాన మమలు । ఆ పరశివత త్వమం ఢ్డనే పొంరును । భేద్దా శివ పంచ్రకం బ్బు । యెంష్ట ధరాది మహేశ్వర రూపులు । యాల మి తొద్దుత నంద్దు యూరు వచ్చేసు । యా
యుం డ్డె కేకం బ్బు [illegible] తూపోవే కష్టాల దు వెశ్చ్రిరు నాదికి వుం డ్డు । నె త్వమిది యుంచ్చు జగములు బాయు శ్రీను । మాకే యును మారు దూపె త్రస్తుం డ్డ నునె వె ప్రము । శంభు

౮ కెరవముగలుగుల జైకొతరి నావువురమ్మెసు। యెల్లప్రొ జగములకెల్ల మితోడ। వ(శ్రీ)రయుధుండప్పుడ్డ వ(శ్రీ)నావుండ్పిరమ్మె।అ ప్పిలవాకంబ్బుల నవురప తికి।వారవముగలుగుల జైకి।వారినా
వువరమ్మెసు।సత్వలిూనాక్షలిబ్బు జగముసం స్ఫ।వారివారనావూంత్తరాంత్తరంబైన।అరయుంగ్గవలవడె అరంయారెక।వారియును వారుడనెకంబ్బుయున్నుసు బయుకు।రాండువో
భక్తివానుండ్యవసుధవాన।।శంఖుయువి శాపైధితుం [illegible] డ్ర నివెశ్యొలమియుగాన్ని।భక్తివుంత్తుం క్షత్ర్యవాండు డాప్పె।నిళ్ళజాత్ర్యునిగాబ్బి మిం మ్మునర్వెళ్ళుం డ్యకాదంన్నవాన్నెసు[illegible]కెరముగాంగ్న।యుతరా
మురులతోడయానమింమ్ము జైకిన।అంగ్గజుండ్ర [illegible] ఘుడువాతముగాడె।నిభక్తివెపట్టునిర్మల భక్తులువసుధ(కై)నియుంత్తవారుగా।సాత్ర్యు విలిగావె వెరాండ్యజాడవేల।[struck through] నిడుమ
వాముకు జగవులనిలకంత్త।శంఖుయుకాయువెన్నడి క్షనవచ్చితనరవేలలంబ్బున జగదంబ్బుమూనకెనె వెత్ర్యులావరు।నిఉలనె(శ్రీ)ము లిచ్చి నేవు జూచిన యంత్త దిగ్గనచెవులు దివివెనెనుచు।అంత్త
[illegible]సాంబ్బి వాంస్త సం భూషవమై।పదియేరులువచ్చింగ్గి పారాననుచు।వారివేధూజిష్ణులఅడిగిన వాక్యాత నదివానరంగ్గ గాని పావనుంన్న నధులు।పానగనుండైనుజి విపొంత్తనెనగననుచు।అ

ఉలరసాని యోగాప్త భైరవయోగసమంబు। శంభుఁగంయ డిలి యేరు పాత్రసాడుతె గుప తాపె ష్టుంబ్రినెట్టగానడి వేదినిష్టవాడిబి। గో స్తనమంబ్రినగంగోదకంబున చెప్పవై జగముఁ తెలియఁ తల్లడపడి బ్రంష్ణ
వాతమోందవాండు। మఁశ్రంష్టునిసు జెశివెయు శ్రీ వెష్టు। వెయు శ్రీ విని కరు శింబ్రివఁయంబ్రిగయోగంగ। మల్లిస్వాదభూ చాతి వేతాళివాష్ని। శ్రీ స్తుమునభువనములు రక్షింబ్రితయాన్ని గరళకంధరనికైన యుగలా
రెయుకడూతంభుసకతెశుఁగగయుతవలదశాంత్రుడు గంస్తలరావినానవెం। పృష్టికుంభ జుబాంతపట్టువడిన। యుల్పవాంత్రుకుడ ఘూర్ణమెత్తకబూచిన। అంజ్జలిలిదువ విరావారినినెసు। శ్రీగుణిశాపంబ్బునదరి
విప్రుష్టునవాడనని యుక్తఘాయా లియుం ష్టుగలదు। మతాన్నెకెవారష్టిబ్బుమహానెంన్నిగావుంన్నె। అంలవారశామసుడగులమంసెన్నె। గంగదావజ్రి తంమ్ముని కాలనెష్టు। వృష్టిన జ్ఞయు కానకవృ
వైనంద్యశంభుఁగంగ్రాదినధువెల్లగలశినజల తాళివారికన్యామ్మైవృష్టైనసులలినిసా। అడిగాంతకాలదిర్మైఅవతారమెత్తిన। కవులనాభుడామునుయుకదయునెనగి। దెవనజెవిరపావనస్త్ర
విసురాద్రైరవినయుక్తఘయా లియుం దృగయుగు శారికషుతకాలదిజష్ణంబ్బులవివుంసెన్నె। ఉలరారవామసుడగులవుంసెన్నె। గంగ్గదావజ్రి తంమ్ముని కాలనెష్టు। వృష్టిన జ్ఞయుగానకవృష్టినంద్యశంభుఁ

తాంబరసాంద్రంబున్ దక్షిణ ప్రయోగమనెక్కని వారి యింపున్నప్తం క్షేంబ్బు నంద్దుబుట్టె। తానెద్దైవంబ్బని దప్రియంబ్బు పలుక్కుడు(గ)కృష్ణ శరక్షెనెగర్వము బూని। చక్కని సురని ధిస్సా నంబ్బుగా వించ్చెన నకయాన్కైర్ధయాది
యుండ్కగలుగ। జలజాక్షులనేశ శింప్పలిజన్నంబ్బుదా వేూరన్నా అలరారవాంఛనుడగు పమునా। గంగ్గవాదుజిత్తంప్పు నితాంబనెళ్లు। ప్రష్టైన జ్ఞలుగానకప్రష్టైనం ద్యుశంఘులు పాడబడవిష్ణునిపా
దాబ్జాతయూనదగు వియుతవియుద్గంగ్గ విష్ణుసుత యె(కప్పనువారియం ద్రుత్తిక్షప్పు వారియుమనుకారణం బ్బులపెరుమెత్తంగనె। విష్ణుపదంబ్బున విష్ణుకాళికజెల్లు విష్ణుపదంబ్బును వెలయు
దివిత్రిపె రాక్ష ష్టైయుంన్నకారణం బ్బునగాని నెర జౌర్ణ్యునికాలునింన్నియగునా। కలదెవారిపదియుసుపెలు గంగ్గకాన్నెర। విష్ణుపదియుసునాంతుం బ్బువెలశినళ్లు। శంభులు జాంన్హవిపా
జాన్హిజాను లూనె కవినవసుదజాం వ్నావిపెరువచ్చినళ్లు। వారికాలబుట్టున నళినసప్తముసునెని వారిపుత్రియాసొపెరునమరవలాదె। మందాకినీనామము పొంతవియద్గంగ్గ తెవియు ప్ప్నదిసురవిఘిరింద్రి
వరిసామ్పువలవదె వైష్ణవనామం బ్బు కమలదళాక్షున పుత్రిసంగ్గనాని। ఆదిబుట్టునగంగ్గ దానస్ప వెయుంన్న। బుట్టెవామనుపదమున టానెళ్లు। శంభుసకవెశలు

శ్రీ। రామ్యత్వనం బ్రహ్మరూపం ఓంకారోపాస్యత్వ। ప్రత్యక్షదైవం బ్రహ్మణి భగవదిం న్యాయేన శ్యామాది కారకత్వ విశ్వేశ్వరతత్వనిరూపణం న్యాయే దశరాత్మజం బ్రహ్మబుద్ధిస్తు తదేవ యము। శ్రుతిసద్వైతం తత్రాపి పూర్వం బ్రహ్మణి నిత్యమంత్రం భక్తేః పదవాన్

రామస్తకం బ్రహ్మ। వ్యతిరిక్త దశరథపుత్ర వ్యూహరామవాదే వాక్యేయాస దండ్రిర్నవ అన్యో యమిలమునకు। రామమదవారణసమర్థ రస్తుత సర్వశివ యుతశద్వైతం బ్రహ్మవెంన్నరీతిని ప్రకటితము। కంయుద్వితీయము

వ్యాపిలవిలువిల్లుమెరుపల్లి। ఫలంస్వాదెనుసవికలన్ని కులకంన్న। పంక్తినేరెడుపంక్తిక్షేత్రం బ్రహ్మన। కలదె విషయంస్వాలి సకలమునందుష్ట। మల్లి తారకబ్రహ్మతి మనతియోగమిం న్నేరుమువానన్యము

కలకుమలాశిగెలదె। బ్రహ్మ ద్రవ్యమ్యాలం బ్రహ్మ గతిరికిపం బ్రహ్మన। బ్రహ్మాండంబు జీవరులకుం ద్యుతిస్థా। నిఖిలలోకాధిపతిత్వేన నివేదాత। పరులకుంన్నదె శంకరాచార్యాక్షారం। శంభుయుగ్మ

లంకపితానం బ్రహ్మ లోగంన్నలింగం బ్రహ్మ। పరిశం ప్రతారకబ్రహ్మణి వృ। పాపుబుద్ధిపు వెనదెవమువాదెవ పరిశంప్రతారకబ్రహ్మవిలాప। నుశకరనిం న్నయిజ్ఞానిస్వరూపం బ్రహ్మ। పరిశం ప్రతారక

బ్రహ్మణీపు। వర్ణమాం నరుశ్రీశ్రీ లపితాన్నై। తనరంబి యుమంగం బ్రహ్మ తారకం బ్రహ్మ। తారకబ్రహ్మ క్షేత్రపురుషులకు వంతులు। తారకబ్రహ్మమని యుం న్నదగు నెపెప్పువు। శంభుయుగ్మ మువాదులు

పాపిష్ఠుండు మదనాత్తినీ వృత్తి (పా) పగలని వృత్తి (ఘా) తయగుచు । శిష్టుండు జనకుడైనెదు గుబుష్ట యొన్లని శిలలోకాధిశనీదు వృత్తి (పై) పుస్పైరు జవాపువ్రదని పదవృత్తి దయగౌయుసం వ్రదదా
తయగుచు । ఆదస్పైై పాపిష్ఠుండు అభవమాతదవృత్తిని శ్నల ధ్రుంబం చునిదు బ్రీతి త్తాకనివృత్తి వ్రాన్నిసు జ్ఞానంతేవి । కాచుకొను సవృత్తి యెకాచుకొంఠ ద్రుశంఖు వృవృత్తని యాం ధ్రనిరతం బ్బు
సుం ఘడు వగిల పాకములు నోయుంద్రసుం ద్యూపాసక । వృస్తుడు తృప్తి చాం ద్రటంతాతృప్తి గాయుకుగవల యొ । అభవమా తృప్తి చాన ఖిలం బ్బునకు దృప్తి స తృప్తిం బ్బు స తృప్తిం బ్బు స తృప్తి మి దియు । తా
నస ద్రుత్తుం ద్రకారగాం బ్బునె నేతు । నివృగాంరగాము రిష్ణ నిఖిల ముసకు । వృత్తపదశివశివ నీదు పావశివ । వృత్త సంస్తు తిభవ దివృపాంద విను తగుశం ఘు
కనబడు లల్లను భాగం బ్బులరశి నూడె । అనుభవి సెల్ల కల జ్ఞాని జేరుట అం ద్రనం ద్రని బాష్టు ఆరినినల్లు । వృత్తి బచ్చక అంన్ని పదమున జను టెల్లనదిచాల సావ్రైన దని నల్లు । చాదస్తులకు వృత్తి సరణి
దాస్తైక । మంగాలు కొత్తికి నివృత్తమాదియునును । యొష్టింజాండల నకుగక యొ ష్టువెళ్ల । నింస్న మరువని వృత్తంబు నిశ్చయం బు । శంఖు దత్త్రను నిసతులే వృద్ధత్త్రను నివిధి శిరం బ్బున పూని తృంచిన నాడు

వెనివాన్యా అకటనకు … నల్లుడగు … ంద్రుండను పూని తాలరాచి … నాడు తేనివాన్యా। బ్రాంహ్మలగురుదైన వావకు జింహ్వాయు। పూని … కోశిననాడు తేనివాన్యా। హారుడు పరబ్రంహ్మము నవాంబ్రంహ్మని
శిరంబ్బు … నివినంత్త। అట్టి బ్రంహ్మ హ్రుదయనకం ద్విజనులు। కనలు నిప్పులు జదలంప్ప గలదె వెళ్ళును। శంఘ్యులు … మెట్టైన బ్రాంహ్మలకు … నుకూలులు। వాండము నెళ్ళిననాడు వాన్యగలదె। గర్భించ్చి పవిత్రినకమ
లానను శిరంబ్బు। పూని త్యంచ్చిన వాన్య … ట్లు బ్రంహ్మ నచ్చినగదా బ్రంహ్మ హ్రోంద్ర్పట। బ్రంహ్మ వావకవాన్య ప్రాప్తము గునె। పూని చెప్పిననాడు … జాలని వాన్య అంగ్ర …
జాయువాన్య గలదె। పురగన దినాంత్త నాపడు బ్రాం. … త్తా గుంద్రు। అంగ్గమములపై క్ష్యదనంగ్గ వాన్యయగునె। శంఘునక వెళ్ళు దర … లతే వెడు ధరణి లాపలమెత్త। నరుస్క ఖించ్చి అంగ్నాయమునైన।
బరవ్రుటదానమె ఖగుంండ్ల దానులు। బరవ్రుటదానమె భక్తియగుడు గుగు। బ్రంహ్మాధిపతి త్యైన భవునిచ్చకత్తు … బ్రంహ్మ హ్రుదెంద్దైన వాయునకగు। వాన్యదా శాంక్షునె అంగ జ్ఞానాతి తికరావా
శితినిలగశును నకనక। నీను బ్రంహ్మ హ్యగలదని లోకమండ్లు। భక్తి హీనుండ్లు పల్లుదాపాపమునక। శంఖుయు ఉగ్గులక్షితి మాదకంచ్చి లోకట్టి క్షులంబ్బున సంభవించ్చిన యట్టినజ్ఞనుండ్లు। కత్త దూరంబ్బు

౨౩

గు కైవల్యపదమైన క్షేత్రరాజంబుచె పట్టి తనదు । వరపుత్రు శిరియాలు వధియించి వి క్షేం చ్చి శివరాజ్యానికి క్పృణం చ్చి భువన మెరుగ । తంన్నెడు వాడలు కామిని సుతుని శాశివని స్నానవెరెను చి (త్రి) మి డెయు ।
ఆవని నరరాజగములు మెచ్చి యుద్యనగాని । చెలని కొనియాడ శిరియాలు శాతకెన రమె । శంభుయువి భూతం చవిని హావి మహాత్ములనఘుడు భక్తజంగమ పాదభక్తి పరుడు । వరలింగ్గమూర్తి గ్గా నచ్చిన యాకె
యుష్టదరవకదంష్ట్ర భూసురులకిని శిక్షెం బాపుగిని దలింప్ప కెం బాపుగి అంగ్గము వాగ యుష్పపిరు దునవారయున ప్రదు । ప్రోవంగ్గన ప్రుదా భూసురులారాయు యుష్కశరగు జాన్సితి బుధ జనువెరుంగ్గ । సౌరగౌమెధ లఙ్ఘయి
సంన్నతింపు । చన శికెం బాపైని భాగ యుష్కకాంత్తకెనయె । శంభునకవెళు ఏలుక క్షమని నిం చ్చెంన్నగాదివిసుడుడ నినెపట్టి విటరాజు పెరయు టాల్లు । అతని శిష్టార్థంబుల డికినయుడ పక్తయులమితాడుత
దయని చ్చు టాల్లు । తనెర వారపరమనాచి తనకుడెం మ్మన్నను ప్రాణికుం ష్టానవని చెప్పు టాల్లు । అంగ్గన వనువెయనలింగ్గం బ్బుదాం జాంచి । పిలిచిన వాంయు నిపలుకు టాల్లు । భక్తికెసగంగ్గ గాన్సి నపనిదినాదె । యా
క నిష్ఠైకైనకు నింక్త రాజమికారత । శంభునకతెళులు ఏలుకారం కొరుదునాంగగ గతింపుగాల్లు దూకానక్కమెక్క లక్కాచి కాచి । రాజుకాం (గ) నిష్ఠహామెకపెం ప్రవింగ్గ । మోచ్చిగాంభా షం చ్చి మోదవపులరు । ఆ

శ్రీరంగనాథం త్రికరణ జనమూవామ పాండుత నరకము జ్ఞానమూ పృథ్వీ తన యాయు జూచి గెలిచె యాయును తంత్రి తాల దండ్లన వానికాపించి తల ధగ గాట్టు మించి నిదురకు గాకు పాత్ర ధైర్యం స్నజైరి అవ్వని వస్తు లక్షుకం స్త్వమం
పట్టె రమే ఖండ్ష నకత వెళయు [illegible] ధము భూవలయం బ్బు రవిను ధాకరులు సురథ చక్రములు జైరిరము గాధాడ కాని యాడు శ్రీకులను హైంగకం బ్బుల జైరి జీవ స్వభు నిసాంకధిని జైరి కన నాదా వేం త్రిం బ్బుగ జైరినాదం
భృగాంచి ష్టసారి జైరి త్రి నాదుత్తరము గాంజై రసైరావనే — రు అయిను గాభిం వ్రీల ఖిరిపృంచి త్రి పురశేషులు దాగ వాడ్రిదివనకు నైస్త్రీరధ యాస్వజగములు యిం చ్చి సూడర ఖండ్ష నకత వెళయు బాయు యుం డి రాని వర్తయు
దివడ్రా తాం స్వం చ్చి శిరికు చం తుబ్బుల ప్లైని శిరము జైవ్రి — సురలారకు మారుం డ్షవాషు దెరంమ్మని విఘ్న ఘుల కెలమిగాంబిల్లు నివిపి కద్దివనే ప్రత్యక్షం స్తుల జూచి వి యును వారి యను ప్ర [illegible] యను ప్రను నిచి
కాలచక్రం బ్బున గవశిమారుం దృరు అనల చక్రం బ్బున అనపను నిచి అజానివదనం బ్బు లావల వాయులగష్టు సర్వమె నగంగ జైరిన సర్వము వవ్రు కంథునక వెళయు ద్విజు కుల జాతుర్తైన ధాత్రీ మున వూంది దాన్ప్రగనిర
తం బ్బు దావ్వన గునె రుద్ర వె ష్టము దావ్రి రుద్ర మూనితల్ మూవ్వగ వెరాండ్ష బాంవ్వ దగునె కారం క్షు వేరశి వ కా యును ని యును న్న సు యు పర సురుల గాప్పు నె ష్టు వ చ్చు శ్రీవి యొక ఎ వ రు దత్త యును ని హా ప యుత

ర కైవం బ్బులపాహవె తప్పు। సౌఖ్యవై దెకశ్శెవత్రుకిద్దులకుసు। నిగమసన్మార్గములు దప్పని యతియనుసనే। కం న్యేయబు॥ అశ్వనినక్షత్రమూదిగా నిరువదినేర్పరచనదులనూనెలమితాడ। యుంజ్జనకాసగియూసం
దకుమంవ్వగా। తొలుబుషాంయనివెప్పె చేసెనవద్దూ తినెపట్టు రావానిత్రియుదుం డ్రసతులు చెనేశిదక్షుం ప్టగినక్షి। శాపం బ్బుచెప్పినక్షు యుతుమూపొవంగ్నిబికినయూ కళ్లశ్రుమునకసు। ఘూంటమునదా
త్రితివినంత్రి స్తుతికమెచ్చి అదివుద్రాహత్తరవాతుడ వైననివు। కంఘునకతెశయి। బగయిరూపింపవూసుత్రాలరూపరవుం బ్బు లనెపొరుసెట్టు పగిడి। తలపాయువూసూత్ర తత్వా రాపలజని
యుంచ్చు బుద్రుధజాలవుల్లి। వృంద్యమానునబ్రుంత్సం ద్రనికాయుమూర్తి। మరియువృదాపునుమంవ్యుదాల్బ్రు। అనుచూరంక్షవవేల ఆత్రుగాం బ్బుదాప్రి ఆనంద్రి వాంత్రానంబద్ధి కెన్నెకె జగములెన్ని యుబై
శినసాప్తిమిశివు। ఆ ద్విరదశునీవు నంద్రి తింయుంనవుయ్యు। శంఘునకతెశయిరోలుకాండుచుంన్నట్టుదుక్షపరాయుని థిఘూతాధిపతినేదుపుష్పుతోంట వువొనికన్యవపెత్తివూనినిగత్గం బ్బు। నీదుసాంవ్యులపెట్టె
నిలకంఠ్య। త్రిరాక్షిసుత త్త్వానంద సతిగన్నగం బ్బు ఘు జగకంతగాని దుఘూతిభైరివా। అనఘూత్మ యుగునంగశ్వేగవం బ్బుదాగ సాంధనమునసీకారతోం ప్రకులవిదూరులతత్తులమూనసం బ్బుశివ
దననాశనక్షవదిక్షేవుం శిరం బ్బు। శంఘునకతెశ్యు। ఘూదెవతెలవుంవ్వ చాగడుక్రోం ద్దరుగాని। రుద్రభక్తులను ఘూరుధ్యులనరు। వెదాగమబ్బెలువిప్పలంప్ట రుగాని। వీరశైవ్యుబెదతివెచ్చులనరు।

శివభక్తి నిరతులు జగతి పావన జలం ద్వసమ్మిత్తి నిరతులు శరణులనరు। గురువులు వనదేవులు నరయని భృత్యులు యుండు ప్రాతగురులు భక్తి వారు లనవు। నీడు భక్తులు భవ విమోచనా వచ్చెరుగ కలారకప్పు కదని ఎలండు
కానగలరు। శంభునకరెకలు ఆటెంకిత మార్గ వంశజనములు జన్మసారము ద్రౌదరిగానకయారి యాని। యాదంగ జాలకయుండు కళా కార। అఖిల లోకాదీశ యనునుచు దలప। అంత్యపాలునివృ అతిదరా
ఘుంక్కలై వలికొపమై యాలుంన్నవ లవము జూజి। కేశి చాలగనే ష్టి కళిగె సాక్షని వాంశి వనసాదెం చ్చెవలపత్రి శరయున్నుదయున్ని పుల్లమున నింన్నదలమును నుండె గాన। త్రినయనమును సమస్తము నుం బ్రావృ కిక్కని
వె। శంభునకరెకలు బిలువి వృసాదివజెం ద్రవా దిగాదిక్రతువెల్లను। తలపవి భూతి రుద్రాక్ష ధరులు। అరయాముది చెన్నది అఖిలసన్మార్గ తలపవి భూతి రుద్రాక్ష ధరులు। శ్రీరుద్రాది ప్రమథులు ప్రం
భ్రాలు వసువులు తలపవి భూతి రుద్రాక్ష ధరులు। జలజాతనత్ప్యం న్న వంద్రిసూర్యాదులు తలపవి భూతి రుద్రాక్ష ధరులు। యిలన భాగ్యులకు దైవమిందుగాక। శశి శతరుద్రాక్ష ధారులు పాపు వెంన్న
శంభులకలు ఆనఘుడు సర్పాయుం బ్బు నాదిగామనుప్రులు తలపవి భూతి రుద్రాక్ష ధరులు। యిలవారి సర్వేంద్రాది అలసార్వభౌములు తలపవి భూతి రుద్రాక్ష ధరులు। మౌని మరుద్రాం దిం డ్రం మెలదలు గా
రాక్షసులు తలపవి భూతి రుద్రాక్ష ధరులు। దశకంఠ బాణాది దైత్యులు సురాసురులు తలపవి భూతి రుద్రాక్ష ధరులు। యిలన భాగ్యుల కదైవవిందుగాక। శశిశత రుద్రాక్ష ధారులు పాపు వెంన్న। శంభులు

నాకీ యనేత శతెంబడకు శదసుని లకు విష్ణుం తి రుద్రాజే ద్ధరుడు వాకి సజ్జు దేనే ష్ఠురురుడు ధావ ప్రాజ్ఞు లలకు విష్ణుం తి రుద్రాజే ద్ధరుడు ప్రశ్న రిత్రీ పదరంస్నే రేఖ ప్రథమ లకు

రుద్రాజే ద్రుడ ర్వేశ్రీ కవానే నెలవిచుద్ధలాశేకములందే । లలవిష్ణుం తిరుద్రాజే ద్ధరులు లఅనా వపుంన్న విని గోంస్తర గమెయాంత్రే క్షైనవ శతంబు విడిచి శని [illegible] నే కేశ శిఖ వెల వినిలకా

౨౩ తంబులు నిం శక్షే నే వ్వనినంన్ని గొల్లిన వచే నలువాం [illegible] ⊙ శ్రీ జగనయులు తేరు రాంతా స్వ ముబ్రా చాలుమాౌ జనింన్ని గొల్లిన తేలు జైంద్రా సర్వంబు వాంకి యుంబు నోయయు జీవకులాదింబునివారసినంన్ని గోల

చినేనేమారు వాయుత్తే శరీరకులం క్షాదిగానేందలక్షుపదవ్రులు వ శరనిమ్రినవనవాశసీనుప్రత్రి గలవాంషాధ్ర స్నానింష్టు పాంపక శాఉడేమ్రలఘులద్ధర్మంబులాంతని యుంక్తి కలసాయు [illegible]

[illegible] నవత్తమ స్తులు గలవాంత్రి శల్పితాలు నంన్నత్త శ్మీగాంయుత్రి నిత్యంబు వనలుం స్త్రై నెంప్పనువృగు డెద్దైవ వసునిం లయువుసంద్రూ సుత్రరాజే [illegible]

నో విస్త్రీ స్త్ర వ శేంద్రు విశ్వాతేవదనుంద్రువి శాద్ధి శలంస్త్రే నవే దసు తులు మితి జి సుప్రరాం గాలు లబాం బుంనుబు ద్రుడ నే వే వై తనున వే రదై నంబుదలు [illegible]

[illegible]

[illegible]

[illegible]